

కొండ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని పట్టాం పంచాయతీ 10 గ్రామాల్లో నూతనంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. గాలి వర్షాలకు విద్యుత్ వైర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరిగా ఉండక పోవడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు పడేవారు. కరెంటు విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి మూడు రోజులుగా సిబ్బంది గ్రామ పెద్దలు సహాయంతో నూతనంగా వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. కుమార్ పుట్టు నుంచి పెదపాడు జంక్షన్ వరకు ఏడు కిలోమీటర్ల వరకు నూతన వైర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టం లైన్మెన్ జగన్నాథం, మాజీ సర్పంచ్ రాజారావు, గ్రామ పెద్దలు బూరు గుండన్న, అప్పారావు పాల్గొన్నారు.


విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

సర్వం బంద్


పాడేరులో నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి

- ఆదివాసీ స్పెషల్ డిఎస్‌సి కోసం పిడికిలెత్తిన గిరిజనులు
- స్తంభించిన రవాణా వ్యవస్థ
- మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక కేంద్రాలు, దుకాణాలు



అరకులోయలో మూతపడిన ట్రైబల్ మ్యూజియం

ప్రజాశక్తి-పాడేరు: ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరవధిక రాష్ట్ర మన్యం బంద్ తొలి రోజు శుక్రవారం అల్లూరి జిల్లాలో విజయవంతం అయ్యింది. జిల్లాలోని పాడేరు రంపచోడవరం డివిజన్లోని అన్ని మండలాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రైవేట్, ఆర్టీసి రవాణా వ్యవస్థ నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు నామమాత్రంగానే పనిచేసాయి. ప్రైవేటు విద్యాసంస్థల కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. వారపు సంతలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, హోటల్లు పూర్తిగా మూతపడ్డాయి. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు, ఆదివాసి గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, పి అప్పలనరస, ధర్మన్న పడాల్, బాలదేవ్, సుందర్రావు, గిరిజన సమాఖ్య నేత కూడా రాధాకృష్ణ పాడేరు పట్టణం లోని బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను వెళ్ళ నివ్వకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపారు.

ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, ఈ బంద్‌తో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆర్డినెన్స్ తీసుకు వచ్చి ఆదివాసి స్పెషల్ డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్3కి ప్రత్యామ్నాయ చట్టం తెచ్చి గిరిజన ప్రాంత ఉద్యోగాలు 100శాతం గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రీయ ఆదివాసి అధికార్ మంచ్ జాతీయ సభ్యుడు పి అప్పల నరస మాట్లాడుతూ, ఆదివాసి నిరుద్యోగులతోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మెగా డీఎస్సీతో రాష్ట్రంలో ఆదివాసి యువత మూడువేల పోస్టులను కోల్పోతున్నారన్నారు.

పాడేరుటౌన్: పట్టణంలో మన్యం నిరవధిక బంద్ విజయవంతమైంది. ఉదయం 5 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించారు. పాడేరు డిపో నుంచి బస్సులను అడ్డుకోవడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పాడేరు అంబేద్కర్, పిఎంఆర్ సి, ఆర్ టిసి కాంప్లెక్స్, ఐటిడిఎ కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఆదివాసి స్పెషల్ డీఎస్సీ సాధన కోసం తాను కృషి చేస్తానని అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి తెలిపారు. బందులో ఆమె పాల్గొన్నారు. స్పెషల్ డీఎస్సీ సాధన కోసం పోరాడుతున్న ఆదివాసి సంఘాలన్నిటిని కూడగట్టుకుని తాను ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తానన్నారు.

అరకులోయ, అరకురూరల్:అరకు లోయలో బంద్ విజయవంతమైంది. అరకులోయలోని దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. టూరిజం హోటల్స్, ప్రైవేటు హోటల్స్, బస్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్ పర్యాటక సందర్శిత ప్రాంతాలైన పద్మావతి ఉద్యానవన కేంద్రం, గిరిజన సంస్కృతి మ్యూజియం, కాఫీ మ్యూజియంలు మూతపడ్డాయి. పాడేరు, ఎస్ కోట, విశాఖ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. అరకులోయ టౌన్‌షిప్ తో పాటు, ముఖద్వారమైన గ్రీన్ వాలి జంక్షన్ వద్ద ప్రజా సంఘాల నేతలు, డీఎస్సీ అభ్యర్థులు బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, కిండంగి రామారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చిన్నబాబు, బుజ్జిబాబు, నాయకులు ప్రసన్న, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు వి.అరుణ్ కుమార్, ఏపీఎస్ కన్వీనర్ చెట్టి మోహన్, గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి బాలకృష్ణ, మాతృ బహుభాషా ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేష్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మహేశ్వరరావు, పి ఆర్టీయు జిల్లా కార్యదర్శి ప్రకాష్ పాల్గొన్నారు. అరకు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు లక్ష్మి చిన్న స్వామి పాల్గొని మద్దతు తెలిపారు.


అనంతగిరిలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

అరకులోయ:గిరిజనులకు 100శాతం ఉద్యోగాలు కల్పించే నెంబర్ -3 పునరుద్ధరించకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గుణపాఠం చెప్పక తప్పదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం అన్నారు. ఆదివాసి డీఎస్సీ సాధన కమిటీ నిర్వహించిన బందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని పద్మాపురం పంచాయతీకి చెందిన డీఎస్సీ అభ్యర్థులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాపురం పంచాయతీ కేంద్రం నుంచి అరకులోయ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు.


అరకులోయలో రోడ్డుపై బైఠాయించిన గిరిజనులు

అనంతగిరి: జీ.ఓ 3పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కె.రామలక్ష్మి, జెడ్పిటిసి ధీసరి గంగరాజు, ఎంపీపీ శెట్టి నీలవేణిలు విమర్శించారు. పేరుకే మెగా డీఎస్సీ ప్రకటించిందని, అంతా గిరిజనేతరులకు అనుకూలంగా ఉందన్నారు. బంద్ నేపథ్యంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, కాఫీ ప్లాంటేషన్లు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కె.మోసియా, సోమెల నాగులు, వేంగడ మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు, బి.చంటిబాబు మహిళా సంఘం అధ్యక్షులు దీసరి దేముడమ్మ, గిరిజన సంఘం నాయకులు కొర్రా మోహన్, సోమెల సుబ్బారావు, గోవింద్, వైసిపి మండల అధ్యక్షుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.

దుంబ్రిగుడ: మండలంలో దుకాణాలు, పెట్రోల్ బంక్, చాపరాయి జలపాతం మూతపడ్డాయి. పర్యాటకులు లేక బోసిపోయింది. కించుమండ, ఒంటిపాక జంక్షన్ వద్ద గిరిజన నిరుద్యోగ యువత స్వచ్ఛందంగా రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు, గిరిజన సంఘం మండల నాయకులు పి.సత్యనారాయణ, పి.సురేష్ కుమార్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

హుకుంపేట:మండల కేంద్రంలో తెల్లవారు నుంచి బంద్ నిర్వహించారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులు దుకాణాలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, సీపీఎం నాయకులు సూడిపల్లి కొండలరావు, మాజీ వైస్ ఎంపీపీ బత్తిరి రవి ప్రసాద్, గండేరు సత్యం, గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు, గిరిజన మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సొంటేన హైమావతి, ఉద్యోగుల సంఘాల నాయకులు కంభ పొట్టి బాబు, వాసు, గిరిజన సంఘం నాయకులు కిల్లో రామారావు, పీసా మండల అధ్యక్ష కార్యదర్శులు చప్పలి శంకర్ రావు, జన్ని వెంకట రమణ, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

ముంచింగిపుట్టు: మండలంలో బంద్ విజయవంతం అయ్యింది. ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, ఆదివాసి గిరిజన ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు మినుముల సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు బందులో పాల్గొన్నారు. అరకు శాసనసభ్యుడు మత్స్య లింగం, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి త్రినాథ్, ఆదివాసి గిరిజన మహిళా సంఘం మండల అధ్యక్షురాలు ఈశ్వరి, వైసీపీ మండల నాయకులు పాల్గొన్నారు.

పెదబయలు: మండల కేంద్రంలో బందు విజయవంతం అయ్యింది. సిపిఎం మండల కార్యదర్శి బోండా సన్నిబాబు నాయకత్వం వహించారు. ఉమ్మడి జిల్లాల చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్సార్సీపీ నాయకులు మజ్జి చంద్రుభాబు, గంపరాయి సూరయ్య, సీఐటీయూ నాయకుడు రామారావు, కనకరాజు, మాజీ సర్పంచ్ రాంబాబు ల్గొన్నారు.

జిమాడుగుల: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బందు విజయవంతంగా సాగింది. రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. సిపిఎం నాయకులు సాగిన్ ధర్మాన పడాల్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

జీకే.వీధి: మండల కేంద్రంలో ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఆదివాసి ప్రజా సంఘాలు, గిరిజన డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైసిపి మండల అధ్యక్షులు కంకిపాటి గిరి ప్రసాద్, జీకే వీధి ఎంపీపీ బోయని కుమారి, మడపల సోమేశ్ కుమార్, లకె రామచంద్రుడు, పాల్గొన్నారు.

చింతపల్లి:మండలంలో ఉదయం 6 గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. పలుచోట్ల రోడ్డులపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో జీవో 3ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారన్నారు. ప్రత్యేక స్పెషల్ డీఎస్సీ సాధన కోసం గిరిజన యువత పోరాటం కొనసాగుతుందన్నారు.

నేడు బంద్ కొనసాగింపు
ప్రకటించిన ఆదివాసీ డిఎస్‌సి సాధన కమిటీ

ప్రజాశక్తి-పాడేరు:ఆదివాసి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 2 శుక్రవారం నుంచి ప్రారంభించిన నిరవధిక రాష్ట్ర మన్యం బంద్ రెండవ రోజు శనివారం కూడా కొనసాగుతుందని స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు పి.అప్పలనరస, ఎస్ మాణిక్యం, కే కాంతారావు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని వర్గాలు తమకు సహకరించి బందును విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీల శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు బందులో భాగస్వామ్యం కావ్వాలని కోరారు.తొలి రోజు శుక్రవారం బందుకు అన్ని విధాలుగా సహకరించి విజయవంతం చేసిన అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలిపారు...

నేటి బంద్‌కు మద్దతు : సురేంద్ర

తొలిరోజు బంద్ ముగిసిన అనంతరం పాడేరులో నిర్వహించిన అఖిలపక్ష గిరిజన సంఘాల సమావేశంలో ఈనెల 3 తేదీన కూడా బంద్ చెయ్యాలని నిర్ణయంపై మద్దతు ఇస్తున్నామని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.ప్రభుత్వం తక్షణమే జివో 3కు చట్టబద్ధత చేసి ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చెయ్యాలనీ డిమాండ్ చేశారు. బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు ధన్య వాదములు తెలిపారు.

రంపచోడవరం డివిజన్‌లో..


చింతూరులో...

రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రాష్ట్ర ఏజెన్సీ బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు సిఐటియు, యుటిఎఫ్, ఇతర ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. బంద్ నేపథ్యంలో వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు తిరగకుండా గిరిజనులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయింపును తక్షణం విరమించాలని స్థానిక సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు హెచ్చరించారు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా కదిలేదీలేదని భీష్మించడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు గిరిజన సంఘాల నేతలు కొండ్ల సూరిబాబు, కుంజం జగన్నాథం, తాము సూరిబాబు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పిటిసి వడుగుల జ్యోతి తదితరులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినా గిరిజనులు రహదారిపై తమ ఆందోళన కొనసాగించారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో గిరిజనుల ఆందోళన విరమించారు. అనంతరం ర్యాలీగా ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకొని భవిష్యత్తు ప్రణాళికపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నేతలు వంతు బాలకృష్ణ, వజ్రపు అప్పారావు, గంపా నాగరాజు, గుమ్మడి ప్రసాదు, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ పాల్గొన్నారు.

రంపచోడవరం : రంపచోడవరం మండలంలో దుకాణాలు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో ఉదయం నుండి అన్ని గిరిజన సంఘాల నాయకులు అంబేద్కర్ సెంటర్‌కు వద్దకు చేరుకొని ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎపి ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం ఎఎస్ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, ఆదివాసీ సంఘాల నేతలు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, వెదుర్ల లచ్చిరెడ్డి, కంగాల శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు జుత్తుక కుమార్ పాల్గొన్నారు.

మారేడుమిల్లి : జీవో3 పునరుద్ధరణ, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటన డిమాండ్‌పై మండలంలో శుక్రవారం చేపట్టిన మన్యం బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వివిధ ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలియజేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతుంటే వాటిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాలాజీ బాబు, సర్పంచ్ కొండ జాకబ్, కాంగ్రెస్ నేత లకొండ దేవిడ్రాజు, సిపిఎం నాయకులు సత్యనారాయణ తదితరులుల పాల్గొన్నారు.


రంపచోడవరంలో...


ఎటపాకలో...

అడ్డతీగల : మండల కేంద్రంలో బంద్ విజయవంతమైంది ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అడ్డతీగల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు కోన రమేష్, తిగల బాబురావు, మద్దిటి అంజి రెడ్డి, సపద కృష్ణ, బొంకు ప్రభాకర్, ఐ.రమణ, నడిపూడి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

వై.రామవరం : మన్యం బందు సందర్భంగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మండలంలోని యార్లగడ్డ, పి.ఎర్రగొండ, పనసలపాలెం, తోటకూరపాలెం, చవిటిదిబ్బలు, వై.రామవరం గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. గిరిజన సంఘం నాయకులు కె.శాంతిరాజు. గడ్డూరి మల్లికార్జునరావు, పల్లాల లక్ష్మణ్ రెడ్డి. పల్లాల చంద్రబోస్, కొండబాబు, గుడ్లబాబు, పల్లాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

గంగవరం : ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ మండలంలో జరిగింది. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గంగవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

విఆర్.పురం : ఆదివాసి గిరిజన సంఘం, ఆదివాసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రేఖపల్లి ప్రధాన రహదారిపై గిరిజనులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సున్నం రాజులు, సోయం. చిన్నబాబు, పులి సంతోష్ కుమార్, ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్ పూనెం సరోజిని, ఎంపీటీసీ పూనెం ప్రదీప్ కుమార్, నాయకులు కారం సుందరయ్య, తుర్రం బాబురావు, చిక్కాల రామారావు పాల్గొన్నారు.

కూనవరం : మండలంలో ఆదివాసీ అఖిలపక్షం ఆధ్వర్యాన మన్యం బందును నిర్వహించారు. దుకాణాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు పాయం సీతారామయ్య, గిరిజన సంఘాల నాయకులు తెల్లం తమ్మయ్య, బాబు బొర్రయ్య, మడెం బాబు, సర్పంచ్ సోడే శంకర్, నిరుద్యోగులు పాల్గొన్నారు.

చింతూరు : చింతూరులో మన్యం బంద్ నేపథ్యంలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. వాహనాలు తిరగకుండా గిరిజన, ఉపాధ్యాయ సంఘాలు నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఏడుగురాళ్లపల్లి వారాంతపు సంత మూతపడింది. చట్టి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సిపిఎం మండల కార్యదర్శి పల్లపు వెంకట్, గిరిజన సంఘాల నేతలు సీసం సురేష్, చింతా రాంబాబు, ఎడమ సుబ్బమ్మ, యుటిఎఫ్ నాయకులు పండ కర్రిష్ణయ్య, బుగ్గ ముత్తయ్య పాల్గొన్నారు.

ఎటపాక : బంద్ సందర్భంగా లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై గిరిజన నిరుద్యోగ యువత, ఆదివాసి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు కాక అర్జున్ దొర, బుద్ధుల భద్రయ్య, సవలం రాము, పూనెం వెంకటరావు, నక్కా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

సీలేరు : జీకే వీధి మండలం సీలేరు, దారకొండలో వ్యాపారులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు మూసివేసి బందుకు మద్దతుగా నిలిచారు. ఆదివాసీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాంగి దుర్జో, ఆదివాసి నాయకులు మనోజ్, మండి చంద్రయ్య, బలరాం, వంతల వెంకట్రావు పాల్గొన్నారు.

కొయ్యూరు : మన్యం బంద్ మండలంలో ప్రశాంతంగా జరిగింది. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఎస్ సూరిబాబు, ఎన్ పాపారావు, ఎంపీపీ బడుగు రమేష్, ఇరువాడ దేవుడు తదితరులు పాల్గొన్నారు.


రాజవొమ్మంగిలో నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు

ప్రజాశక్తి-అనంతగిరి:ఎలుగుబంటి దాడిలో ఓ గిరిజనుడు తీవ్రంగా గాపడ్డాడు. మండలంలోని గుమ్మకోట పంచాయతీ బుర్ధగడం గ్రామానికి చెందిన తామర్ల జానకిరామ్ (55) శుక్రవారం అటవీ ప్రాంతంలో వెళుతుండగా అతడిపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. అతడికి గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.



కిశోర బాలికలకు పలు అంశాలపై అవగాహన

ప్రజాశక్తి-సీలేరు : జీకే వీధి మండలం సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో బాలికల భవితకు కిశోర్ వికాస్ కార్యక్రమాన్ని స్థానిక వైద్యాధికారి డాక్టర్ సౌమ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల లక్ష్యంగా అనేక మోసాలు జరుగుతున్నాయని, ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మరికొంతమంది బాల్యవివాహాలకు గురవుతున్నాంన్నారు. బాలికలకు ఎదురయ్యే సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కిశోర వికాస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. 12 రోజుల్లో 12 అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ, లైంగిక విద్య. బాల్య వివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం, బాలల రక్షణ, పోక్స్ చట్టం, కౌమార దశలో ఆరోగ్యం, రక్తహీనత, లింగ అసమానతలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్జో, ఉప సర్పంచ్ వల్లి ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కారె శ్రీను, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఆశా కార్యకర్తలు, సచివాలయ మహిళా పోలీస్ రేవతి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై పశు సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలి

- ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు వినతి

ప్రజాశక్తి-రంపచోడవరంమండలంలోని ఐ.పోలవరం గ్రామం నుండి రాజవొమ్మంగి మండలం వరకు ఉన్న జాతీయ రహదారి 516ఇపై రాత్రి సమయాల్లో పశు సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రంపచోడవరం ఐటిడిఏ పీవోకు విన్నవించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై పశువులు పడుకొని ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గురువారం ఒక్కరోజే గంగవరం మండలంలో సుమారు మూడు ప్రమాదాలు సంభవించాయని గుర్తు చేశారు. పశువులను యజమానులు కట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి స్పందించిన ఐటిడిఎ పిఒ కట్టా సింహాచలం డిఎల్‌పిఓ, ఇతర పంచాయతీ అధికారులకు రోడ్లపై పశువులు పడుకోకుండా పశువుల యజమానులు వాటిని కట్టే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మన్యం బంద్ దృశ్యమాలిక


రంపచోడవరంలో మూతబడిన షాపింగ్ కాంప్లెక్స్


పెదబయలులో రోడ్డుకు అడ్డంగా కర్రల గేటు కట్టి నిరసన


రాజవొమ్మంగిలో నిరసన ర్యాలీ చేస్తున్న గిరిజనులు, సిపిఎం ప్రజాసంఘాల నాయకులు


హుకుంపేటలో...


ముంచంగిపుట్టులో


డుంబ్రిగుడలో


సీలేరులో..


కొయ్యూరులో..



కూనవరంలో..


వై.రామవరంలో


మారేడుమిల్లిలో



విఆర్.పురంలో


అడ్డతీగలలో..


చింతపల్లిలో


గంగవరంలో

అంతర్జాతీయ వాణిజ్యంపై 'గీతం'లో చర్చ



అతిథులను సత్కరిస్తున్న గీతం ప్రతినిధులు

ప్రజాశక్తి- మధురవాడ : అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ సహ అగ్రరాజ్యాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పన్నుల యుద్ధం, వాటి ప్రభావంపై ఎంబిఎ విద్యార్థులకు అవగాహన కలిగించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో శుక్రవారం వాణిజ్య నిపుణులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పన్నుల పెంపు ప్రభావం ఆయా దేశాలపై ఎలాంటి మార్పులను తీసుకువస్తోందో చర్చించారు. పన్నుల పెంపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కార్మిక చట్టాలు, వాణిజ్య అసమతుల్యతలు, పర్యావరణ అంశాల వంటివి ప్రధానంగా ఈ చర్చలలో చోటుచేసుకున్నాయి.

కార్యక్రమంలో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్‌పోర్టు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఇసిజిసి) అధికారి పి. అసిత్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని 239 దేశాలలో తమ సేవలు అందిస్తున్నామన్నారు ముఖ్యంగా వర్కింగ్ క్యాపిటల్, క్రెడిట్ రిస్క్ ప్రోటక్సన్‌లతో పాటు విదేశీ కొనుగాలుదారుల నుండి ఎగుమతిదారులకు బకాయిల సేకరణ సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా దేశంలోని చిన్న మధ్యతరహ ఎగుమతిదారులు విదేశీ కొనుగోలుదారుల నుంచి బకాయిలు చెల్లింపు జరగక తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని వివరించారు. ఇసిజిసి భద్రతతో ఎగుమతిదారులకు రుణాలు మంజురుకు బ్యాంకులు ధైర్యంగా ముందుకు వస్తున్నాయన్నారు. ఎలైట్ లాజిస్టిక్స్ సిఇఒ రవిశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతి వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు ద్వారా తక్కువ ధరకు ముడి సరుకులను దిగుమతి చేసుకునే వీలు కలుగుతోందన్నారు. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులు, పొగాకు, బియ్యం, రసాయనాలు మరియు ఔషధ ఉత్పత్తులు, ఆటోమొబైల్ ఎగుమతులు భవిష్యత్తులో వృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు.

గీతం అంతర్జాతీయ వాణిజ్య విభాగం ఛైర్‌పర్సన్, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ రాధారఘురామ పాత్రుని మాట్లాడుతూ అమెరికా, యూరప్ వంటి దేశాల బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించడానికి దారితీయగలదన్నారు. యుకె, యురోపియన్ యూనియన్, అమెరికాలతో భారత్ జరుపుతున్న వాణిజ్య ఒప్పందాలపై వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏటికొప్పాక బొమ్మలు, పోచంపల్లి చీరలు, అరుకు కాఫీ ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్‌ఛార్జి డైరక్టర్ డాక్టర్ కె.లుబ్జా నిహార్ గీతం బిజినెస్ స్కూల్ ద్వారా నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను వివరించారు. . స్టార్టప్‌ల ఏర్పాటుకు విద్యార్థులకు గీతం అందిస్తున్న సహకారాన్ని డాక్టర్ టి.వెంకటేశ్వర్లు వివరించారు. కార్యక్రమంలో ి విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

కిశోర వికాసంపై అవగాహన

ప్రజాశక్తి -ఆనందపురం: మండలంలోని గంభీరం అంగన్వాడీ కేంద్రంలో కిశోరవికాసంపై శుక్రవారం అవగాహన కల్పించారు సిపిపిఒ శ్రీదేవి మాట్లాడుతూ, వేసవి కాలంలో ఈనెల 2 నుంచి వచ్చేనెల 6 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో 11-18ఏళ్లలోపు బాలికలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పోషకాహారం, మానవ అక్రమ రవాణ, బాల్య వివాహాల నిషేధ చట్టం, ఆత్మరక్షణ, యోగా, జీవనోపాధి అవకాశాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ భద్రతాఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై అంగన్వాడి కార్యకర్తలు అవగాహన కల్పిస్తారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పి వెంకటరత్నం, ఎంఎస్‌కె .సంతోష్, కార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు


గోడ కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సిహెచ్.నర్సింగరావు, జగ్గునాయుడు తదితరులు

సింహాచలం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలి

- త్రిసభ్య కమిటీకి సిపిఎం వినతి

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : గత నెల 30న సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఎం బృందం కోరింది. సింహాచలం ఘోర దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీని శుక్రవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని విన్నవించింది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ దృష్టికి పార్టీ నాయకులు పలు విషయాలు తీసుకెళ్లారు. సింహాచలం చందనోత్సవంలో రక్షణగోడ కూలిన ఘోర దుర్ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే చనిపోవటం విశాఖ, రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చందనోత్సవ నిర్వహణ, ఏర్పాట్ల పరిశీలనకు నియమించిన కమిటీ అన్నింటా విఫలమైందని తెలిపారు. ఆ కమిటీ తగిన పర్యవేక్షణ, నూతన నిర్మాణాల తనిఖీలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదని పేర్కొన్నారు. చందనోత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలుసునన్నారు. చందనోత్సవానికి కేవలం కొన్ని రోజుల ముందు తగిన ప్లాన్ లేకుండా అతిపెద్ద గోడను నాసిరకంగా నిర్మించడం వల్ల అది కూలిపోయిందన్నారు. పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది ఈ ఘటనను బట్టి అర్థమవుతోందన్నారు. కాంట్రాక్టర్, ఇంజినీర్లు, దేవాలయ అధికారులు, ఏర్పాట్ల కోసం నియమించిన మంత్రుల కమిటీ.. ఇలా అందరి నిర్లక్ష్యం వల్ల ఇంతటి ఘోర దుర్ఘటన జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందని తెలిపారు. అందువల్ల వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చందనోత్సవం ఏర్పాట్లుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంలో విఫలమైందన్నారు. చందనోత్సవ ఏర్పాట్లులో భారీగా అవినీతి జరిగిందని తెలిపారు. ప్రసాద్ పథకం కింద చేపట్టిన రూ.54 కోట్లకుపైగా పనులన్నీ అత్యంత నాసిరకంగా ఉన్నాయన్నారు. ఈ అవినీతి ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగిందని భావించడం లేదన్నారు. వీటన్నిటిపై విచారణ జరపాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి చోటుచేసుకోకుండా తగిన సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్, పి.మణి, బి.జగన్ ఉన్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలన

సింహాచలంలో గోడ కూలిన ప్రదేశాన్ని సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్.నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్, బి.జగన్ తదితరులతో కూడిన బృందం శుక్రవారం పరిశీలించింది.

పోషకాహారంతో మేలు

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ: వాయు కాలుష్య కారకాలు తేమ సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురికావడం ద్వారా చర్మం హానికరమైన యూవీ కిరణాల సమస్యలు ఫైన్ లైన్స్ ముడతలు సాగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని రోజువారీ భోజనంలో బాదం, పెరుగు వంటి పోషకాహారాలు తీసుకోవటమే దీనికి మార్గమని చర్మవైద్య నిపుణురాలు కాస్మటాలజిస్ట్ గీతిక మెట్టల అన్నారు. చర్మసంరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం బీచ్‌రోడ్ లోని అంబికా సీగ్రీన్ హోటల్లో ప్రత్యేకసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఈ వంటి పోషకాలతో నిండిన యాంటీ యాంజింగ్ ప్రయోజనాలను అందించే ఆహార పదార్థాలు తీసుకోవాలని మాంసాహారానికి వస్తే సాల్మన్ చేపను తీసుకోవడం ద్వారా ఒమేగా్రీ కొల్లాజన్ ఉత్పత్తి వేగవంతం చేస్తుందని తద్వారా చర్మం దఢంగా మారుతుందన్నారు.

ఆదివాసీలకు అదానీ ముప్పు


- రిజర్వాయర్లతో సాగు భూముల మునక
- జీవనాధారాలకు దెబ్బ
- ఎడారి కానున్న రైవాడ
- నోరు విప్పని ఎంపీ, ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి

అనకాపల్లి జిల్లాలో తలపెట్టిన అదానీ ప్రాజెక్టుతో గిరిజనులకు పెను ప్రమాదం పొంచి ఉంది. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అదానీకి చెందిన 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రైవాడ ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కోసం రెండు రిజర్వాయర్ల నిర్మాణాలకు రెండు ప్రదేశాలను ప్రాథమికంగా గుర్తించారు. వేపాడ మండలం మారిక కొండ, దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ కోరాడ పై భాగాన అప్పర్ రిజర్వాయర్, తామరబ్బ దగ్గర లోయర్ రిజర్వాయర్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఎన్నికల ముందు బలిపురం వద్ద మట్టి నమూనాలు సేకరించినప్పుడు సిపిఎం అడ్డుకోవడంతో యంత్రాలు తీసుకొని వెనక్కు వెళ్లిపోయారు. గత ప్రభుత్వ నిర్ణయాలను యథాతథంగా అమలుచేయడంతో పాటు నిర్మాణ పనులకు ఆటంకాల్లేకుండా కూటమి ప్రభుత్వం అదానీకి నేడు సహకరిస్తోంది. 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును భవిష్యత్తులో 900 మెగావాట్ల సామర్థ్యానికి విస్తరించే ఆలోచనతో రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. రెండు రిజరాయర్ల నిర్మాణంలోనూ ఆదివాసీ గ్రామాలను తరలించకుండా తప్పించి, భూములు కోల్పోయే నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా డిజైన్ మార్చనున్నారు.

వేపాడ మండలం మారిక ప్రాంతంలో సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా భూ సేకరణలో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఆదివాసీల నుంచి వ్యతిరేకత లేకుండా ముంపు విస్తీర్ణాన్ని వీలైనంత మేరకు తగ్గించాలన్న ఆలోచనలో వున్నట్లు కన్పించినా, ముంపు ఎక్కువగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫారెస్టు భూములను డి నోటిఫైచేసి అదానీకి అప్పగించి, ఆదివాసీల నుంచి తక్కువ భూములు సేకరించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి సర్వే చేపట్టాక ఏయే గ్రామాల్లో ఎంత భూమి రిజర్వాయర్లలో పోయే అవకాశముందనేది ఒక నిర్ధారణకు వచ్చాక భూ సేకరణను వేగవంతం చేయనున్నట్లు తెలిసింది. రైవాడ ఎగువభాగానవున్న శారద నది పరివాహక ప్రాంతంలో పంప్డ్ స్టోరేజ్ వపర్ ప్రాజెక్టు రిజర్వాయర్ల ఏర్పాటుతో రైవాడ కింద ఆయకట్టు, విశాఖ నగర ప్రజలకు తాగునీటి సౌకర్యం సమస్య ఏర్పడ్డంతో తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేలా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రభుత్వం రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది.

రైవాడకు వచ్చే నీటిని కిందకు వదలకుండా ఆ ప్రాంతంలో


అదానీ పంప్డు స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు అప్పర్ రిజర్వాయర్ ప్రదేశం

నిర్మించే రిజర్వాయర్లలో నీరు నిల్వ చేయనున్నారు. రిజర్వాయర్లలో సరిపడా నీరులేని సమయాల్లో పైభాగం నుంచి వచ్చే నీటిని ఈ రిజర్వాయర్లకు మళ్లించనున్నారు. దీనివల్ల రైవాడకు వచ్చే నీటి పరిమాణం తగ్గుతుంది. అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు రిజర్వాయర్లతో గిరిజనుల వ్యవసాయ భూములు ముంపునకు గురికానున్నాయి. జీడి, మామిడి, వరి, ఇతర పంటలు ఇక్కడి ఆదివాసీలు సాగుచేస్తున్నారు. ఇవి ముంపుబారినపడితే వారి జీవనాధారం పోతుంది. అప్పర్, లోయర్ రిజర్వాయర్లతో చింతలపూడి పంచాయతీలోని చింతలపూడి, వంతెవానిపాలెం, కొత్తూరు, కోరాడ, మదనగరువు, నేరేళ్లపూడి, బోడిగరువు, సమ్మిద, వీరభద్రపేట, బల్లిపురం, కుక్కిలబందతో పాటు తామరబ్బ పంచాయతీలోని తొమ్మిది గ్రామాలు, వేపాడ మండలం మారిక కొండ చుట్టూవున్న కొండగంగుపూడి పంచాయతీలోని 10 గ్రామాలపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం మారికకొండ కిందనున్న వాగుల నుంచి వచ్చే నీరు శారద నదిలో కలుస్తోంది. భవిష్యత్తులో ఈ వాగుల నీరు శారదలోకి రాకుండా పోతుంది. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులతో ఆదివాసీలకు, ఆయకట్టుకు కాలక్రమంలో తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ముంపు గ్రామాల్లోని ఆదివాసీల బతుకుదెరువు పోతుంది. తమ సాగులోని పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది.

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు భూగర్భ సరస్వతి నదితో కలిసే పవిత్ర సంగమం వద్ద ప్రత్యేకంగా నిర్వహించబడే సరస్వతి పుష్కరాల కోసం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం నుంచి డైరెక్టుగా కాళేశ్వరం వెళ్లి వచ్చేందుకు ఈ నెల 14, 16, 17 తేదీలలో విశాఖపట్నం ద్వారకా బస్సు కాంప్లెక్స్ నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నామన్నారు. టికెట్ ధర ఒక మనిషికి సూపర్ లగ్జరీ బస్సుకు రూ. 2,500, అల్ట్రా డీలక్స్‌కు రూ.2,350, ఇంద్ర సర్వీస్‌కు రూ.3,000గా నిర్ణయించామన్నారు. టికెట్లు కావలసినవారు ఆన్ లైన్‌లోగానీ, ద్వారకా బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్‌లోగానీ సంప్రదించాలని కోరారు. అదేవిధంగా 34 మంది కలిసి వచ్చినచో వారికి అనుకూలమైన రోజున బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాత్రికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9959225602, 9959225594, 9052227083, 9100109731 ఫోన్ నెంబర్లను సంప్రదించాని కోరారు. అదేవిధంగా గ్రూప్ - 1 మెయిన్ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం మే 3 నుంచి,9వ తేదీ వరకు పెందుర్తి - ఆనందపురం మధ్య ప్రత్యేక బస్సులు నడపబడతాయన్నారు.


దోమల నివారణ కోసం మందును సిద్ధం చేస్తున్న సిబ్బంది

గ్రామాల్లో దోమల నివారిణి పిచికారీ

ప్రజాశక్తి-సీలేరు : మండలంలోని దుప్పిలివాడ పంచాయతీ చల్లనిశిల్ప గ్రామంలో శుక్రవారం దోమల నివారణకు ఏసీఎం మందు పిచికారీ చేశారు. ఈ సందర్భంగా జికె.వీధి మండలం సీలేరు పిహెచ్సి వైద్య అధికారులు ఖాదర్ మస్తాన్ వల్లి, సౌమ్య మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వివిధ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి ఏసీఎం మందును పిచికారి చేయించుకోవాలని సూచించారు. స్ప్రేయింగ్ చేసిన 45 రోజులు వరకు ఇంటి గోడలు పేడతో అలకకుండా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు. ఇంటి పరిసరాలలో మురికి నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధులు బారిన పడతారని చెప్పారు. మురికి గుంతలను పూడ్చి వేసి పరిశుభ్ర పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేలేబు కుమారి, హెల్త్ సూపర్వైజర్ ఎన్ త్రినాధ, ఎంత అసిస్టెంట్ ఏ సత్యనారాయణ, సెకండ్ ఏఎన్ఎం కెవిఎన్ కుమారి, ఆశా వర్కర్ సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

మోతుగూడెం ప్రెస్‌క్లబ్ కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి-మోతుగూడెం : చింతూరు మండలం, మోతుగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా దూలరి గోపి, ఉపాధ్యక్షులుగా ఎంవి రమణ, కార్యదర్శిగా ఏబిఎన్ శ్రీను, ఉప కార్యదర్శిగా పెరుమాళ్ళ దేవుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సుధాకర్, చింత వికాస్, షరీఫ్, నాగరాజు, రాజా, శంకర్, శ్రీను. రామాంజనీయులు, బక్క రమణ షాహ శంకర్ ఎన్నికయ్యారు.

పరిశుభ్రతపై ప్రచార ర్యాలీ

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్: పరిశుభ్రత ప్రధానమంటూ హార్పిక్ హైనా పేరుతో రెకిట్ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం ప్రచార ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రెకిట్ హైజిన్ విభాగ మార్కెటింగ్ డైరెక్టర్ గౌతమ్ రిషి మాట్లాడుతూ 100 మిలియన్లకుపైగా కుటుంబాలు విశ్వసిస్తున్న ఇంటి పారిశుధ్య సొల్యూషన్లలో అగ్రగామి దేశంలోనే నెంబర్ 1 టాయిలెట్ బాత్రూమ్ క్లీనర్‌గా హార్పిక్ ప్రసిద్ధి చెందిందన్నారు.

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ వేడుకలు

ప్రజాశక్తి-ఎంవీపీ కాలనీ: స్టాక్‌బ్రోకింగ్‌లో ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఉద్యోగులు శనివారం విశాఖలో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్‌డిఎఫ్‌సి బీమా విభాగం సమన్వయకర్త లెగసీ మాట్లాడుతూ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతటా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో సిఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా 'నో యువర్ మనీ' అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తు న్నామని తెలిపారు. 2000 సంవత్సరంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అద్భుతమైన అభివద్ధిని సాధించిందని, ఈ 25 ఏళ్లలో సంస్థ బ్రోకరేజ్ ఆదాయం రూ.3.5 కోట్లతో ప్రారంభమై రూ.1260 కోట్లకు చేరుకుందని ఆయన అన్నారు. అదేవిధంగా రూ.7.7 కోట్లతో ప్రారంభమైన సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,265 కోట్లకు చేరుకుందన్నారు. దేశవ్యాప్తంగా తమ సంస్థకు 6.8 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని 2025 మార్చి 31 నాటికి 134 శాఖల ద్వారా 3,647 మంది ఉద్యోగులతో సేవలందిస్తు న్నామని తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ బ్యాలెన్స్ షీట్ నాణ్యత, నిర్వహణ సేవలందిస్తుందని దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను మరింత శక్తివంతం చేయడం ఆర్థికంగా అభివద్ధి చెందడానికి సహకరించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.